క్లుప్తంగా

కేఎంసీ క్యాంటీన్‌ను స్వాధీనం చేసుకుందాం

కర్నూలు(హాస్పిటల్):కర్నూలు మెడికల్ కాలేజీలో కొనసాగుతున్న క్యాంటీన్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం అడహక్ కమిటీ కన్వీనర్లు తీర్మానించారు. ఈ మేరకు శుక్రవారం ఆసుపత్రిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారం క్యాంటీన్ అగ్రిమెంట్ గడువు పదేళ్లు పూర్తయినందున దానిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో కమిటీ కన్వీనర్లు డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, డాక్టర్ రామశివనాయక్, డాక్టర్ మాణిక్యరావు, డాక్టర్ రామకృష్ణనాయక్, డాక్టర్ రంగయ్య, డాక్టర్ బాలకోటయ్య పాల్గొన్నారు.

కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి

కర్నూలు(సెంట్రల్): హమాలీ, జట్టు, ముఠా, కళాసి కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టంతో పాటు వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు హమాలీ ఫెడరేషన్ న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికుల కుటుంబాల ఆసరా కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. దాని ద్వారా కార్మికుల పిల్లల పెళ్లిళ్లు, చదువులకు ఆర్థిక ప్రోత్సాహం అందించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ సాయిబాబా, టి.రాముడు, ఎం. వెంకటేశ్వర్లు, ఆర్. ఓబులేషు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన నేత్రదాన పక్షోత్సవాలు

కర్నూలు(హాస్పిటల్): నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు గత నెల 25 నుంచి ప్రారంభమైన నేత్రదాన పక్షోత్సవాలు ముగిశాయని ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పృథ్వీ వెంకటేశ్వర్లు చెప్పారు. 38వ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పృథ్వీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో 15 రోజుల పాటు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు, కేవీఆర్ కళాశాల, అవోపా సంస్థ ప్రాంగణంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఓడీ డాక్టర్ రేవతి, ప్రొఫెసర్లు డాక్టర్ యుగంధర్‌రెడ్డి, డాక్టర్ సత్యనారాయణరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ చలపతిరెడ్డి, డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు.

ఏబీవీపీ నాయకులను అరెస్టు చేయాలి

కర్నూలు(సెంట్రల్) : తెలంగాణలోని సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్‌పై దాడి చేసిన ఏబీవీపీ గుండాలను అరెస్టు చేయాలని ఆ విద్యార్థి సంఘం జిల్లాకార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం సుందరయ్య సర్కిల్‌లో సంఘం ఆధ్వర్యంలో ఏబీవీపీ నాయకులను అరెస్టు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. నాయకులు సాయి ఉదయ్, అమర్, మల్లేష్,విజయ్‌కిరణ్ పాల్గొన్నారు.

సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు

కర్నూలు(హాస్పిటల్): ప్రతి సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదని మానసిక వైద్యులు డాక్టర్ రమేష్‌బాబు చెప్పారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక బి.క్యాంపులోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్‌బాబు మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ తగాదాలు, మానసిక ఒత్తిడిలు ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయన్నారు. ఆందోళన, మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా, ప్రాణాయామం, ధ్యానం ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

వార్డు ప్లానింగ్ కార్యదర్శి సస్పెన్షన్

కర్నూలు (టౌన్) : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డు ప్లానింగ్ కార్యదర్శిని నగర పాలక కమిషనర్ భార్గవ్‌తేజ శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాత బస్తీలో 1 వార్డు ప్లానింగ్ కార్యదర్శిగా ఎస్. చంద్రకళ పనిచేస్తుంది. ఇటీవల 192 వ పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టింది. అయితే నిర్ణీత గడువులోపు కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో 07, 13, 14 ఫారాలు అందజేయకపోవడంతో సస్పెండ్ చేసి అమె స్థానంలో 1 వ వార్డుకు కురువ పార్వతీని ఇన్‌చార్జ్ వార్డు ప్లానింగ్ కార్యదర్శిగా నియమించారు. 192 వ పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఆఫీసర్‌గా వార్డు ఎమినీటీస్ కార్యదర్శిగా డి.ప్రియాంకకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

వేడుకోలు దీక్షకు మద్దతు

కర్నూలు(సెంట్రల్): సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 10వ తేదీన ధర్నా చౌక్‌లో చేపట్టే వేడుకోలు దీక్షకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.



లలితా పీఠంలో గాజుల అలంకారంతో అమ్మవారు



సామూహిక కుంకుమార్చనలో మహిళలు



వరలక్ష్మీ అలంకరణలో అమ్మవారు

శ్రావణ లక్ష్మీ.. సౌభాగ్య దీప్తి

శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితా పీఠం, చిన్న అమ్మవారి శాల, సప్తగిరి నగర్ చౌడేశ్వరీ దేవి ఆలయం, అరోరానగర్ రాజరాజే శ్వరీ దేవి ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఓల్డ్‌సిటీలోని లలితా పీఠంలో అమ్మవారిని గాజులతో అలంకరించి దర్శనం కల్పించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉట్లోత్సవం నిర్వహించారు. లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్య స్వామి సందేశమిచ్చారు. – కర్నూలు కల్చరల్

భక్తి శ్రద్ధలతో పూజలు



ప్రత్యేక అలంకారంలో జగన్నాథ్, సుభద్ర, బలదేవ్ మూర్తులు

కర్నూలు కల్చరల్: ఇస్కాన్ ఆధ్వర్యంలో స్థానిక జగన్నాథ మందిరంలో శుక్రవారం శ్రీల ప్రభుపాదుల 127వ శ్రీ వ్యాస పూజ మహోత్సవాన్ని భభక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగన్నాథ్ సుభద్ర, బలదేవ్‌లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. దర్శన హారతి, శ్రీల ప్రభుపాదుల వారి శ్రీ వ్యాస పూజ, మహా శంఖాభిషేకం, పుష్పాంజలి, శ్రీల ప్రభుపాదుల ప్రేమ విందు తదితర కార్యక్రమాలు జరిగాయి. శ్రీమద్భాగవతంపై ఇస్కాన్ ప్రవచకులు వైష్ణోకృప చైతన్య ప్రభు సందేశమిచ్చారు. ఇస్కాన్ బాధ్యులు రామకృష్ణ చైతన్య ప్రభు, ఇస్కాన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

చంద్రబాబును అరెస్టు చేయాలి

- ఐటీ నోటీసులకు సమాధానం చెప్పాలి
- వైఎస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్



మాట్లాడుతున్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు

కర్నూలు(సెంట్రల్): ప్రజల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా దోచుకుతిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కేదార్‌నాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి పరుడని, అందుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులే ఓ ఉదాహరణ అన్నారు. బండార బయట పడుతుందని ఆ నోటీసులకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఇన్నాళ్లు తాను నిప్పు అంటూ వస్తున్న ప్రతిపక్షనేతకు ఈ కేసులో శిక్ష తప్పదన్నారు. ఈ విషయం తెలిసే ఆయన సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తానని చెప్పే పవన్‌కల్యాన్ బాబు అవినీతిపై నోరుమెదపకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీ నాయకురాలుగా మారి చంద్రబాబు అవినీతిని వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అల్లర్లను సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే పుంగనూరు, భీమవరంలలో గొడవలు, పోలీసులపై దాడులు అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నవీన్, యూనుస్, షాషావలి, జుబైర్ అహ్మద్, యూనస్ బాషా, రైల్వేప్రసాద్, పర్వేజ్‌ఖాన్, హకీమ్, ఫైరోజ్, ఖాదర్‌బాష, సూర్యుడు పాల్గొన్నారు.

శారీరక సమస్యలకు ఫిజియోథెరపీ సంజీవని



డాక్టర్ బాలరాజును సన్మానిస్తున్న క్లబ్ సభ్యులు

కర్నూలు(హాస్పిటల్): శారీరక సమస్యలకు ఫిజియోథెరపీ వైద్యం సంజీవని లాంటిదని డాక్టర్ బాలరాజు అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వెంకటరమణ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బాలరాజు మాట్లాడుతూ ఫిజియోథెరపీ ద్వారా తల్లి కడుపులో పెరిగే బిడ్డలతో మొదలు వయోవృద్ధుల వరకు ఎన్నో శారీరక జబ్బులను తగ్గించవచ్చన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా ఎడిషన్ కేబినెట్ సెక్రటరీ రాయపాటి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి, కార్యదర్శి సీడీ గోవర్ధన్‌గిరి, ఉపాధ్యక్షుడు పవన్, డైరెక్టర్లు మోహన్, మంజునాథరెడ్డి పాల్గొన్నారు.

వైద్యులు విధుల్లో లేకపోతే ఉపేక్షించం

కర్నూలు(హాస్పిటల్): వైద్యులు సమయపాలన పాటించాలని, డ్యూటీ సమయంలో విధుల్లో లేకపోతే ఉపేక్షించేది లేదని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వి. వెంకటరంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో పలు విభాగాల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లతో విడివిడిగా సమావేశమయ్యారు. కొన్ని విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డ్యూటీ సమయంలో విధుల్లో ఉండటం లేదన్నారు. ఈ మేరకు గురువారం జనరల్ మెడిసిన్ విభాగంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో లేకపోతే మెమో జారీ చేశామన్నారు. ఇలాగే చాలా మంది డ్యూటీ సమయంలో విధుల్లో ఉండటం లేదని తమకు సమాచారం ఉందన్నారు. ఇకపై తాను తరచూ ఆకస్మికంగా వార్డులు తనిఖీ చేస్తానని, విధుల్లో ఎవ్వరైనా లేకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.

రోడ్డు సమస్య పరిష్కారం



మారుతీ నగర్, మ్యాటీ హోమ్స్‌కు గ్రావెల్ రోడ్డు వేయిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్

కర్నూలు (న్యూటౌన్): కర్నూలు నగరంలోని 38వ వార్డు స్టాంటన్‌పురంలో 24 ఏళ్లుగా సమస్యాత్మకంగా ఉన్న రోడ్డు సమస్యను కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పరిష్కరించారు. శుక్రవారం సాయంత్రం మారుతీ నగర్ మాత్స్ మ్యాటీ హోమ్స్ కాలనీ ప్రజలు వెళ్లేందుకు ఎమ్మెల్యే సొంత నిధులతో గ్రావెల్ వేయించి రోడ్డును బాగు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ.. గత 24 ఏళ్లుగా మారుతీ నగర్ మ్యాటీ హోమ్స్‌కు రోడ్డు లేక వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యపై 38వ వార్డు కార్పొరేటర్ గిప్సన్ తన దృష్టికి తీసుకురావడంతో పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు,

కళారూపాలతో ప్రజలను చైతన్యం చేయాలి

కర్నూలు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలను కళారూపాల ద్వారా చైతన్యం చేయాలని సాహితి స్రవంతి రాష్ట్ర నాయకులు జంధ్యాల రఘుబాబు అన్నారు. శుక్రవారం గడియారం ఆసుపత్రికి ఎదురుగా ఉన్న కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ గిరకపాటి రాజారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కళల కోసం గరికపాటి రాజారావు ఎంతో శ్రమ పడ్డారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రాజు పాల్గొన్నారు.

బీమా సొమ్ము విడుదల చేయాలి

కర్నూలు(సెంట్రల్): పెండింగ్‌లో ఉన్న వైఎస్ఆర్ బీమాకు సంబంధించిన పరిహారాన్ని విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె కలెక్టరేట ఎదుట బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇంటి పెద్దలను కోల్పోయి అనాథలైన వారికి ప్రమాద బీమా సొమ్మును వెంటనే చెల్లిస్తే వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయ చౌడమ్మ, నాగన్న, రాముడు, గోరంట్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవద్దు



ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్ఓ

కర్నూలు(హాస్పిటల్): వాడుక నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవద్దని, దీనివల్ల దోమ లు వృద్ధి చెందే అవకాశం ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రామగిడ్డయ్య చెప్పారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక డాక్టర్స్ కాలనీలోని యూపీహెచ్‌సీని ఆయన సందర్శించారు. కాలనీలోని పలు ఇళ్లు, వీధుల్లో నీటి నిల్వలను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ప్రజలు నీటి నిల్వలను వారానికి ఒకసారి పారబోసి కొత్త నీరు నింపుకోవాలని సూచించారు. పూలమొక్కల కుండీలు, పాతకూలర్లు, పగిలిపోయిన కుండీలు, కొబ్బరిబోండాలు, పాతవస్తువులు ఇంటి ముందు ఉంటే అందులో వర్షపునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతాయని చెప్పారు. పంచాయతీ వారితో కలిసి వాటర్ ట్యాంకులు శుభ్రపరిచి క్లోరినేషన్ చేయించాలని ఆశ, ఏఎన్ఎంలకు ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం

కర్నూలు (టౌన్): సంపూర్ణ ఆరోగ్యం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని నగరపాలక సీనియర్ ఎంటమాలజిస్టు వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం డ్రైడే పురస్కరించుకుని నగరంలోని వివిధ కాలనీల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. నిలువ ఉన్న ట్యాంకుల్లో నీటిని పారబోశారు. దోమలను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

- కర్నూలు మార్కెట్‌కు వచ్చే ప్రతి కర్షకుడు సంతోషంగా వెళ్లాలి
- పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
- మార్కెట్ కమిటీ మూడు నెలల ఆదాయ వ్యయాలకు ఆమోదం
- కమీషన్ ఏజెంటు షాపుల నిర్మాణాలకు భూమి పూజ

రైతుల అభ్యున్నతే ధ్యేయం



పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కర్నూలు(అగ్రికల్చర్): రైతుల అభ్యున్నతే తమ ధ్యేయమని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని పాణ్యం ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ గౌరవ చైర్మన్ కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులను దగా చేయడానికి ప్రయత్నిస్తే ఎంతటివారైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం మార్కెట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షత నిర్వహించారు. సమావేశంలో కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బీవై రామయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు మా ర్కెట్ కమిటీ ఆదాయ, వ్యయాలను పరిశీలించిన పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌లో ఆదా యం రూ.88,13,952 ఉండగా.. ఖర్చు రూ.1,75, 91,444, మే నెలలో ఆదాయం రూ.64,31,724 ఉండగా... ఖర్చు రూ.41,60,954, జూన్ నెలలో ఆదాయం 65,17,578 ఉండగా.. ఖర్చు 2,09,31,174 ఉన్నట్లుగా పాలకవర్గానికి మార్కెట్ కమిటీ సెక్రటరీ గోవిందు నివేదించారు. మార్కెట్ కమిటీకి వచ్చే ఆదాయంలో ప్రతిపైసా మార్కెట్ యార్డు అభివృద్ధికి, రైతుల బాగుకు తోడ్పడాలని సూచించారు. మార్కెట్ యార్డులో పంటలను అమ్ముకునేందుకు వచ్చే ప్రతి రైతు సంతోషంగా తిరిగి వెళ్లాలని, అలాంటి వాతావరణం మార్కెట్‌లో ఉండితీరాలని చెప్పారు. మార్కెట్ కమిటీలోని సూపర్‌వైజర్లతో ప్రత్యేక టీమ్‌లు వేసి, మార్కెట్‌లో తిరుగుతూ తూకాలను చెక్ చేయాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... మార్కెట్ యార్డు అభివృద్ధే లక్ష్యంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

కమీషన్ ఏజెంటు షాపుల నిర్మాణాలకు భూమి పూజ

మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్ల షాపుల నిర్మాణాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భూమి పూజ నిర్వహించారు. 20 షాపుల నిర్మాణాలను రూ.44 లక్షలతో నిర్మించనున్నారు. వీటిని బహిరంగ వేలం ద్వారా కమీషన్ ఏజెంట్లకు కేటాయిస్తారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీమేశ్వర రెడ్డి, పాలకవర్గం సభ్యులతో పాటు అసిస్టెంట్ సెక్రటరీలు రహిమాన్, వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

ఈ రోజు

నగరంలో విద్యుత్ కోతలు

కర్నూలు(అర్బన్): నగరంలోని వివిధ కాలనీల్లో విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు చేపడుతున్న దృష్ట్యా ఈ నెల 9వ తేదీన (రెండవ శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయా కాలనీల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఆపరేషన్స్ ఈఈ రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, భాగ్యనగర్, బంగారుపేట, ఎల్ఐసీ రివర్‌వ్యూ కాలనీ, మాంటిస్సోరి స్కూల్ ఏరియా, బుధవారపేట, నర్సింగ్ హాస్టల్ బిసైడ్ కలెక్టరేట్, మిల్క్‌డెయిరీ, జొహరాపురం రోడ్, విద్యానగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామన్నారు. అలాగే బీ రోడ్ సెక్షన్‌కు సంబంధించి విష్ణు టౌన్‌షిప్, అపూర్వ ఇండిపెండెంట్స్ హోమ్స్, నాగేంద్రనగర్, అమీలియా హాస్పిటల్ ఏరియా, వెంకయ్య నగర్, సెయింట్ క్లారెట్ స్కూల్ ఏరియా, మల్లారెడ్డి 1,2 ఏరియా, కోడుమూరు రోడ్డు, ఎస్‌వీఎస్, ఎస్ఎన్ కాలనీల్లో కూడా సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. సంతోష్‌నగర్ సెక్షన్ పరిధిలోని సంతోష్ నగర్, వెంకటరమణకాలనీ, రామలింగేశ్వరనగర్, అశోక్‌నగర్, మమతానగర్, విజయలక్ష్మీనగర్, గీతా ముఖర్జీనగర్, సమతానగర్, స్టాంటన్‌పురం, మామిదాలపాడు, సుంకేసుల రోడ్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

తాగునీటి సరఫరాకు అంతరాయం

కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ పరిధిలోని చెన్నమ్మ సర్కిల్ సమీపంలో 500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్‌కు ఊహించని బ్రేక్ డౌన్ కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని నగరపాలక కమిషనర్ భార్గవ్‌తేజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అబ్బాస్‌నగర్, ఉద్యోగ్‌నగర్, శరీన్ నగర్, రాఘవేంద్రనగర్, ముజఫర్ నగర్, పోలీసు కాలనీ, పంచరత్న కాలనీ, శివప్ప నగర్, నిర్మల్‌నగర్, వాసవీనగర్ (వార్డులు 26, 27, 29, 30, 31, 32, 34. 35, 36)నీటి సరఫరా ఉండదని తెలిపారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు గమనించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

నారా చంద్రబాబు కర్నూలుకు రాక

కర్నూలు (న్యూసిటీ): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శనివారం కర్నూలుకు రానున్నారు. 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో పాల్గొనేందుకు నంద్యాల జిల్లా పర్యటన ముగించుకుని సాయంత్రం 5 గంటలకు కర్నూలు చెన్నమ్మ సర్కిల్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

స్పోర్ట్స్

జిల్లాకు పతకాలు తీసుకురండి

కర్నూలు (టౌన్): క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు పతకాలు తీసుకురావాలని సీనియర్ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 9, 10 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహిస్తున్న 43 వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ చాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సీఈఓ రమణ, ప్రధాన శిక్షకులు శ్రీనివాసరావు, షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి ఈశ్వర్ నాయుడు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో ఇంటింటి ఓటరు తనిఖీ వివరాల నమోదు

- అధికారులను ఆదేశించిన ఇన్‌చార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య



మాట్లాడుతున్న ఇన్‌చార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

కర్నూలు(సెంట్రల్) : ఓటరు తనిఖీలో సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆమె స్పెషల్ సమ్మరీ రివిజన్-2024పై రాజకీయపార్టీల ప్రతినిధులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటింటి ఓటరు తనిఖీ వివరాలను పునః పరిశీలించడానికి జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా పీడీలను నియమించామని, వారు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. క్షేత్ర స్థాయిలో ఓటరు నమోదుకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల వివరాలకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950కు ఫోన్ చేయవచ్చన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలు ప్రచురితమైన సందర్భంలో తగిన చర్యలు తీసుకోవాలని, విచారణ జరపాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, వైఎస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీ పుల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి సత్యనారాయణగుప్తా, బీఎస్పీ నుంచి జి.అరుణ్‌కుమార్, బీజేపీ నుంచి నరసింహా వర్మ, ఎన్నికల సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ క్లైమ్స్‌ను పరిష్కరించండి

పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ అండ్ అభ్యంతరాలను అక్టోబర్ 15వ తేదీలోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024పై పాణ్యం నియోజక వర్గానికి సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. కార్యక్రమంలో కల్లూరు, ఓర్వకల్ తహసీల్దార్లు రమేష్‌బాబు, శివప్రసాదరెడ్డి, వైఎస్ఆర్‌సీపీ నుంచి అనుమంతరెడ్డి హాజరయ్యారు.

ఎస్ఐ మెయిన్ పరీక్షకు 379 మంది ఎంపిక



పరుగుపందెంలో పోటీ పడుతున్న ఎస్ఐ అభ్యర్థులు

కర్నూలు : పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో పదవ రోజు కూడా దేహ దారుఢ్య పరీక్షలు జరిగాయి. కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పర్యవేక్షణలో శుక్రవారం జరిగిన ఈ పరీక్షలకు 800 మందిని ఆహ్వానించగా 576 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిని సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బయోమెట్రిక్, ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రతిభను కనబరిచి 379 మంది తుది రాత పరీక్ష(మెయిన్స్)కు అర్హత సాధించారు. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ మార్క్‌లిస్టులతో పాటు మూడు సెట్లు గజిటెడ్ సంతకంతో కూడిన జిరాక్స్ కాపీలు ఖచ్చితంగా తీసుకురావాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు.

డీపీఓ ఏఓ బదిలీ



కె.సురేష్ బాబు

కర్నూలు : జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి (ఏఓ) కె.సురేష్‌బాబు బదిలీ అయ్యారు. అమరావతిలోని డీజీపీ హెడ్ క్వాటర్స్‌లో రిపోర్టు చేసుకోవలసిందిగా శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. 2019 ఫిబ్రవరి నుంచి జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఈయన అంతకుముందు కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ఏఓగా పదోన్నతి లభించడంతో జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీపై వచ్చి సుమారు నాలుగేళ్లకు పైగా విధులు నిర్వహించారు. ఈయనపై అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ వేటు పడిందని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది ఈయనపై డీజీపీ, డీఐజీ కార్యాలయాలకు రాతపూర్వకంగా పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఈయనపై బదిలీ వేటు పడిందని పోలీసు ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

31 మంది గైర్హాజరు

కర్నూలు (న్యూసిటీ) : ఆర్‌యూ పరిధిలో నిర్వహిస్తున్న పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలకు 31 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఉపకులపతి ఆచార్య ఎ.ఆనందరావు తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పీజీ పరీక్షలకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయగా 554 మందికి గాను 523 మంది పరీక్ష రాశారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.